సాక్షి కృష్ణాజిల్లా

బుధవారం । 12 । జూలై । 2023



దుర్గమ్మకు సారె సమర్పణ

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్స వాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం కనకదుర్గమ్మకు సారె సమర్పించారు.



భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు

మోపిదేవి: స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యే శ్వరస్వామి ఆలయంలో ఆషాఢ పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అర్చకులు స్వామి వార్లకు మంగళవారం ప్రత్యేక పూజలుచేశారు.



45 మంది గంజాయి విక్రేతలు అరెస్ట్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవా ణాపై పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. మంగళవారం 45 మంది గంజాయి విక్రేతలను అరెస్ట్ చేశారు.

▶ 8లో

అసత్యమే సిరా..సత్యం వధ

- ఆ నాడు కళ్లకు గంతలు.. 'ఈనాడు' అసత్యాలతో పిచ్చిరాతలు
- టీడీపీ హయాంలో టిడ్కో దరఖాస్తులు బ్లాకులో విక్రయించిన తమ్ముళ్లు
- డబ్బు తీసుకుని 12 వేల మంది పేదలను మోసగించిన టీడీపీ ప్రభుత్వం
- ఎన్నికల ముందు టిడ్కో ఇళ్లకు శంకుస్థాపన, 10 శాతం పనులు కూడా చేయని వైనం
- 6,576 ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి, లబ్ధిదారులకు కేటాయించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
- టీడీపీ హయాంలో మోసపోయిన బాధితులకు బాసటగా నిలిచిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- నిజాలు అన్నిటినీ నిస్సిగ్గుగా కప్పేసి ప్రభుత్వంపై విషం కక్కుతున్న రామోజీ



శాబాద వద్ద నిర్మాణం పూర్తిచేసుకున్న టిడ్కో ఇళ్లు

ఫ్యాక్ట్ చెక్

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ సత్యాన్ని వధించి, అసత్యమనే సిరాతో తన ఈనాడు పత్రికలో మరో తప్పుడు కథనాన్ని వండివార్చారు. 'ఇల్లూ లేదు.. సొమ్మూ రాదు' శీర్షికన విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో పరిస్థితి ఇదంటూ టీడీపీ పాలనలో చేసిన మోసాలను కప్పిపుచ్చి, ప్రస్తుత ప్రభుత్వంపై తప్పుడు రాతలతో విషం చిమ్మారు.

వాస్తవం ఏమిటంటే..

2019 ఎన్నికల్లో ఎలా అయినా గెలుపొందాలనే లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను తెరపైకి తీసుకొచ్చింది. కేవలం 6,500 ఇళ్ల (ఫ్లాట్లు) మాత్రమే నిర్మించేందుకు భూమిని సేక రించింది. టిడ్కో ఇళ్లు ఇస్తామంటూ ఏకంగా 11,917 మంది పేదల నుంచి రూ.38.33 కోట్లు వసూలు చేసింది. మరో వైపు టీడీపీ కార్పొరేటర్లు టిడ్కో ఇళ్ల దరఖాస్తులను బ్లాకులో విక్రయించారు. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ దండుకున్నారు.

లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు కేటాయించాం



ఇప్పటికే లాటరీ ద్వారా 6,576 మంది లబ్ధిదారు లకు టిడ్కో ఇళ్లు కేటా యించాం. గతంలో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక లేకుండానే 11,917 మంది లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇప్పటికే ఇళ్లు కేటాయించగా, మిగిలిన వారు నష్టపోకుండా జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణం చేపడు తున్నాం. వారు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇస్తున్నాం. ఇప్పటికే రూ.13.5 కోట్లు వెనక్కు ఇచ్చాం. మరో రూ.2.5 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఇందులోనూ రూ.1.5 కోట్లకు సంబంధించిన బిల్లులపై సంతకాలు ఇప్పటికే పూర్తయ్యాయి.

– స్వప్నిల్ దినకర్ పుండ్కర్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్

లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు

టీడీపీ చేసిన మోసాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నివ్వెరపోయింది. పక్కాగా దర్యాప్తు చేసి వాస్తవాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న 6,576 ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయించి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన 5,341 మంది బాధితులకు వారు చెల్లించిన నగదును వెనక్కి ఇవ్వడంతో పాటు, వారి పూర్తి అంగీకారంతో ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. టిడ్కో ఇళ్ల కోసం 5,341 మంది లబ్ధిదారులు డీడీల రూపంలో టిడ్కోకు రూ.16 కోట్లు జమ చేశారు. ఆ డబ్బును లబ్ధిదారులకు తిరిగి చెల్లిస్తున్నారు.

నిర్మించని ఇళ్లకు నంబర్లు వేసి మరీ మోసం

పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన నేపథ్యంలో 12 వేల ఇళ్ల నిర్మాణానికి 140 నుంచి 160 ఎకరాల స్థలం అవసరం. అయితే శాబాద గ్రామంలో 74 ఎకరాలు మాత్రమే తీసుకుంది. అది కొండ ప్రాంతం కావడంతో అధికారులు, ఇంజినీర్లు అహర్నిశలూ శ్రమించి చివరకు 6,576 ఇళ్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించిన 11,917 మందికి ఇళ్లు కావాలంటే మరో 100 ఎకరాల వరకు అవసరం. ఎకరం రూ.కోటి చొప్పున 100 ఎకరాలు కొనేందుకు నాడు సర్వేలు చేపట్టిన చంద్రబాబు ఆ రూ.100 కోట్లను రైతులకు చెల్లించకుండానే చేతులు ఎత్తేశారు. కొండ ప్రాంతంలో 6,576 ఇళ్ల నిర్మాణమే సాధ్యమని తెలిసినా.. ఎన్నికల్లో గెలుపొందాలనే దురాశతో 11,917 మంది లబ్ధిదారులకు ఏకంగా ఇంటి నంబర్లతో స్లిప్పులు తయారు చేయించారు. ఇళ్లు నిర్మించకుండా, సరిగ్గా ఎన్నికల ముందు 2019 జనవరి 17వ తేదీన ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించి, ఆ స్లిప్పులు పంపిణీ చేసి మోసగించారు.

ఇది ఈనాడుకు కనిపించదా?

విజయవాడ నగరంలో జేఎస్ఎన్‌యూఆర్ఎం ఇళ్లు ఇప్పిస్తామని, పేదల నుంచి టీడీపీ కార్పొరేటర్లు, వారి అనుచరులు నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో నమ్మించి నగదు వసూలు చేశారు. రెండు వేల మందికిపైగా లబ్ధిదారుల నుంచి రూ.70 కోట్లు వసూలు చేశారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ దందా బాధితుల ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ టీడీపీ నాయకులు మోసం చేశారంటూ స్పందన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌కు బాధితులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినా ఈ వ్యవహారంపై ఈనాడు పెన్నెత్తి ఒక్క వార్తా రాయదు.

మేలు చేసిన ప్రభుత్వంపై విషం

టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేసిందనే విషయం ఏ బాధితుడిని అడిగినా చెబుతారు. 'ఈనాడు'కు ఆ విషయాలేవీ కనబడకపోవడం, బాధితుల గోడు వినబడకపోవడం విడ్డూరంగా ఉంది. లబ్ధిదారులు చెల్లించిన ప్రతి రూపాయి సహా లెక్కలు సేకరించిన ఆ పత్రికకు, ఆ డబ్బులు నాడు ఎలా మాయమయ్యాయి, టీడీపీ కాజేసిన ఆ డబ్బుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంత వడ్డీ చెల్లించింది, బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించి ఎలా బాసటగా నిలిచింది అన్న వాస్తవాలు కనబడకపోవడం సిగ్గుచేటు. టీడీపీకి కొమ్ముకాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇలా అవాస్తవాలతో విషం చిమ్మడం, సత్యం ముందు బొక్కబోర్లాపడి ప్రజా కోర్టులో దోషిగా నిలిచి నవ్వులపాలవడం ఆ పచ్చ పత్రికకు సర్వసాధారణమైంది.

న్యూస్‌రీల్

ఫ్లిప్‌కార్ట్‌కు వినియోగదారుల కమిషన్ వడ్డన

చిలకలపూడి(మచిలీపట్నం): వినియోగదారుని ఇబ్బందులకు గురిచేసిన ఫ్లిప్‌కార్ట్ సంస్థకు వినియోగదారుల కమిషన్ మొట్టికాయ వేసింది. మచిలీపట్నంనకు చెందిన బి.ఎస్.శ్రీకరప్రజ్ఞ ఫ్లిప్‌కార్టు ద్వారా సెవెన్ స్టెప్స్ స్టీల్ ల్యాడర్‌ను ఆర్డర్ చేసి క్రెడిట్ కార్డు ద్వారా నగదు చెల్లించారు. అయితే ఆర్డర్ చేసిన దానికి బదులుగా ఫోర్ స్టెప్స్ ల్యాడర్‌ను ఫ్లిప్‌కార్ట్ పంపించింది. ఆ ల్యాడర్‌ను శ్రీకరప్రజ్ఞ వెనక్కు పంపి, తాను చెల్లించిన మొత్తాన్ని క్రెడిట్ ఖాతాకు రీఫండ్ చేయాలని కోరారు. అయితే ఫ్లిప్ కార్ట్ సంస్థ క్రెడిట్ కార్డుకు బదులుగా ఆమె వ్యక్తిగత ఫ్లిప్‌కార్ట్ వ్యాలెట్‌కు నగదు రీఫండ్ చేసింది. ఈ వ్యవహారంపై శ్రీకరప్రజ్ఞ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు చింతలపూడి కిషోర్‌కుమార్, సభ్యులు నందిపాటి పద్మారెడ్డి, శ్రీలక్ష్మీరాయలు ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి మంగళవారం తీర్పు చెప్పారు. శ్రీకరప్రజ్ఞ చెల్లించిన రూ.2,899 నగదును ఆమె క్రెడిట్ కార్డు ఖాతాకు జమ చేయాలని, 2022 డిసెంబర్ 14వ తేదీ నుంచి తొమ్మిది శాతం వడ్డీ చెల్లించాలని, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2,500, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.2,500 కలిపి 30 రోజుల్లోగా చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్ సంస్థను ఆదేశించారు.

పోస్టర్ల ఆవిష్కరణ



చిలకలపూడి(మచిలీపట్నం): ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తన చాంబర్‌లో మంగళవారం ఆవిష్కరించారు. కుటుంబ నియంత్రణకు సహకరించిన విశ్వనాథపల్లి రాము దంపతులకు కలెక్టర్ ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందజేశారు. కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతిభ కనబరిచిన వైద్యాధికారులు డాక్టర్ ఎన్.లీలాప్రియదర్శిని, వై.అనిత, పి.హరిరంగప్రసాద్‌కు ప్రశంసాపత్రంతో పాటు నగదు పారితోషకాలను కలెక్టర్ రాజాబాబు అందించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ జి.గీతాబాయి, డాక్టర్ సుదర్శన్, డీపీఎంఓ దీవెనమ్మ, బి.శివసాంబిరెడ్డి, బి.రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ప్రదర్శనగా 'ఆవిధంగా..' నాటిక ఎంపిక

విజయవాడ కల్చరల్: డాక్టర్ వైఎస్సార్ కళాపరిషత్, పాలపల మల్లికార్జునరావు మెమోరియల్ కళాపరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన 43వ జాతీయ సాంఘిక నాటికల పోటీల ఫలితాలను నిర్వాహకులు పసుపులేటి వెంకటరమణ, అమృత వర్షిణి మంగళవారం వెల్లడించారు. ఉత్తమ నాటికగా అభ్యుదయా ఆర్ట్స్ విజయవాడ వారి 'ఆవిధంగా..' ఎంపికైంది. ద్వితీయ స్థానంలో ప్రియదర్శిని నెల్లూరి వారి 'వ్యవసాయం', తృతీయ స్థానంలో తిరుమల ఆర్ట్స్ గుంటూరు వారి 'గులాబీ రేకులు' నాటికలు నిలిచాయి. సీతామహాలక్ష్మి, శివకుమార్, కమిలకంటి మోహనరావు, అనంత హృదరాజ్, డి.రామసత్యనాయణను ఉత్తమ నటీనటులుగా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. న్యాయనిర్ణేతగా రంగస్థల ప్రముఖుడు హెచ్.వి.ఆర్.ఎస్.ప్రసాద్ వ్యవహరించారు.

నాడు-నేడు రెండో దశ పనులు వేగవంతం చేయండి



చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో నాడు-నేడు రెండో దశ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో నాడు-నేడు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతో పాటు ప్రతి రోజూ పాఠశాలలకు హాజరయ్యేలా కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. డిజిటల్ విద్యా బోధనకు అన్ని సాంకేతిక పరికరాలను అందించామని, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. జగనన్న గోరుముద్ద అమలులో ఎక్కడైనా లోపాలు ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. ఎంఈఓలు పాఠశాలలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు ప్రతి గ్రామాన్ని రెండు సార్లు వైద్య బృందం సందర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డీఈఓ తాహెరా సుల్తానా, డీఎంహెచ్‌ఓ గీతాబాయి, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డీఎల్‌డీఓ సుబ్బారావు, కేఆర్ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శివనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భగ్గుమన్న సేవా సైన్యం



పవన్‌కల్యాణ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన తెలుపుతున్న వలంటీర్లు



పవన్‌కల్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ..

- పవన్‌కల్యాణ్ దిష్టిబొమ్మతో శవయాత్ర
- పవన్ వ్యతిరేక నినాదాలతో మారుమోగిన కోనేరుసెంటర్
- బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వలంటీర్ల డిమాండ్

మచిలీపట్నంటౌన్: తాము ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వలంటీర్లు భగ్గుమన్నారు. పవన్‌కల్యాణ్ దిష్టిబొమ్మలతో మంగళవారం శవ యాత్రలు, నిరసన ప్రదర్శనలు చేశారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తగిన బుద్ధిచెబుతామంటూ హెచ్చరించారు. మచిలీపట్నంలోని 50 డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న వలంటీర్లు వందలాదిగా చారిత్రక కోనేరుసెంటర్‌కు చేరుకుని పవన్‌కల్యాణ్ క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పవన్‌కల్యాణ్ దిష్టిబొమ్మతో కోనేరుసెంటరులో శవయాత్ర చేశారు. కొంత మంది వలంటీర్లు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి, కాళ్లతో తన్ని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విజయవాడలో నిరసన ప్రదర్శన చేశారు.

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం

నగరంలోని 8వ డివిజన్ సచివాలయం వద్ద వలంటీర్లు మాట్లాడుతూ.. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాము చేస్తున్న సేవలు ఏంటో పవన్‌కల్యాణ్ వచ్చి ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తాయని సూచించారు. కళ్లు లేని కబోదిలా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి లేనిపోని నిందలు వేయడం ఆయన అజ్ఞానానికి అద్దం పడుతోందని విమర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

యర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చాలి



పవన్ కల్యాణ్ చిప్ పనిచేయటం లేదు. ఆయన్ను యర్రగడ్డ పిచ్చాస్పత్రిలో చేర్చాలి. తమపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపాలి. మా పరిధిలోని అర్హులకు సంక్షేమ పథకాలను అందిస్తూ సేవలు చేస్తున్న మాపై నిరాధార ఆరోపణలు చేయటం ఎంత వరకు సమంజసం? పవన్‌కల్యాణ్ మాట్లాడటం నేర్చుకోవాలి. ఆయన మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.

– శివగంగ, వలంటీర్

తగిన బుద్ధి చెబుతాం



కరోనా సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా సేవలు అందించిన మమ్మల్ని పవన్‌కల్యాణ్ సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడం విచారకరం. వలంటీర్ వ్యవస్థలో ఎంతో మంది ఒంటరి మహిళలు సేవలు అందిస్తున్నారు. సీఎం జగన్ వచ్చాక మాలాంటి ఎంతో మంది మహిళలకు ఉపాధి చూపారు. వలంటీర్ల గురించి ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే తగిన బుద్ధి చెబుతాం.

– చిలుకూరి మల్లేశ్వరి, వలంటీర్

వలంటీర్ల సత్తా చూపుతాం



మాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌కల్యాణ్ క్షమాపణ చెప్పకుంటే మా సత్తా ఏంటో చూపుతాం. మా కుటుంబ సమస్యల కన్నా క్లస్టర్‌లోని ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న మాపై పవన్ కల్యాణ్ లేని పోని ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని నిరాధార ఆరోపణలు చేసిన పవన్‌కల్యాణ్‌ను శిక్షించాలి.

– జాస్మిన్, వలంటీర్

జీజీహెచ్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఢిల్లీరావు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పెషాలిటీ విభాగంలో మరుగు దొడ్ల పైపు లైన్లు, డ్రెయినేజీ మరమ్మతులు చేపట్టాలని సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో జీజీహెచ్‌లో సౌకర్యాలపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రి సూపర్ స్పెషాలిటీ విభాగంలో మరుగుదొడ్ల పైపు లైన్ల ఏర్పాటుకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. పైపులైన్లకు అడ్డంకిగా ఉన్న వ్యర్థాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. పాడైన పైపు లైన్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో ఎస్టీపీ, ఈటీపీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న ఎస్టీపీ ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్, ఈఈ ఎం.లింగయ్య నాయుడు, కార్పొరేషన్ ఈఈ చంద్రశేఖర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్, ఇంజినీర్లు టి.వీరమణికంఠ, ఎస్.వి.వి. సత్యనారాయణ, పాత్రుడు పాల్గొన్నారు.

గుడ్డ సంచుల వాడకం పెంచుదాం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు



గుడ్డ సంచులను పంపిణీ చేస్తున్న కలెక్టర్, హెచ్‌పీసీఎల్, వైద్యాధికారులు

లబ్బీపేట(విజయవాడ తూర్పు): పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ సంచుల బదులు ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వాడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పక్వాడాలో భాగంగా మంగళవారం హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో పాత ప్రభుత్వాస్పత్రిలో గుడ్డ సంచులు పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. స్వచ్ఛ విజయవాడకు హెచ్‌పీసీఎల్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ప్లాస్టిక్ సంచులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నగరంలోని కాలువల వంతెనల వద్ద ప్లాస్టిక్ రహితంపై అవగాహన కల్పించేలా బోర్డులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హెచ్‌పీసీఎల్ సంస్థను ఆదర్శంగా తీసుకుని జిల్లాను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అనంతరం రైవస్, ఏలూరు కాలువలకు రెండు వైపులా ప్లాస్టిక్ బ్యాగులు, కవర్లు, బాటిళ్లు కాలువల్లో వేయరాదని ప్రజలకు తెలిసేలా ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ అవగాహన బోర్డులను కలెక్టర్ ఢిల్లీరావు ఆవిష్కరించారు. హెచ్‌పీసీఎల్ సౌత్ సెంట్రల్ జోన్ జనరల్ మేనేజర్ బెన్నీ థామస్, డీజీఎం రెబ్బా అంబేడ్కర్, చీఫ్ మేనేజర్లు నక్కా విల్సన్, ఆదిత్య ఆనంద్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.వెంకటేష్, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సొంగా వినయ్‌కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ నియంత్రణతో దేశాభివృద్ధి

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు



వైద్యులు, కు.ని. ఆపరేషన్లు చేయించుకున్న వారిని సత్కరిస్తున్న కలెక్టర్ ఢిల్లీరావు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సూచించారు. కుటుంబ నియంత్రణతోనే దేశ పురోగతి సాధ్యమన్నారు. తన క్యాంపు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణలో ఉత్తమ సేవలందించిన సిబ్బంది, కు.ని. ఆపరేషన్లు చేయించుకున్న వారికి కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు మంగళవారం ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నానాటికి పెరుగుతున్న జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో మానవ వనరుల సమతుల్యాన్ని కూడా పాటించాలన్నారు. మానవ వనరులను సంరక్షించుకుంటూ, కుటుంబ నియంత్రణను పాటించేందుకు జనాభా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏడుసార్లు జన గణన జరిగిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8 కోట్ల 53 లక్షలు కాగా ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరిందని వివరించారు. ప్రపంచ జనాభాతో పోలిస్తే యువ జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందడం శుభ సూచకమన్నారు. తక్కువ జనాభాతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల జనాభా పెరుగుదలను నియంత్రిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న వారిలో గుర్రాల లక్ష్మణరావు, సీసీఐ యూసీడీ వేయించుకున్న వారిలో లక్కీడిప్ ద్వారా ఎంపికైన షేక్ సతార్‌బీ, ఎండీ హబీదా, అంతర్ ఇంజక్షన్ చేయించుకున్న వారిలో లక్కీడీప్ ద్వారా ఎంపికైన షేక్ ఖతీజాకు రూ.5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కు.ని. శస్త్రచికిత్సలను ప్రోత్సహించి ఉత్తమ సేవలందించిన ఏఎన్ఎంలు ఎ.రాణి, తాళ్లూరి శ్యామల, ఆశా కార్యకర్తలు సీహెచ్.కరుణ, వి.జ్యోతిష్మతికి రూ.2,500 చొప్పున, కౌన్సిలర్లు డాక్టర్ ఎం. లక్ష్మీమధులిక, ఎస్.రాజశ్రీ, బి.వి.రమణకు రూ.3 వేల చొప్పున, డాక్టర్ మొబిన్ అహ్మద్‌కు రూ.7 వేలు, డాక్టర్ కె.సాయి దుర్గాప్రసన్నకు రూ.5 వేలు, డాక్టర్ ఎస్.రమేష్‌కు రూ.4 వేల ప్రోత్సాహక బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కుటుంబ నియంత్రణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ ఢిల్లీరావు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. సుహాసిని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

క్లుప్తంగా

దుర్గగుడి కొబ్బరి చెక్కల టెండర్ వాయిదా



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో కొబ్బరి చెక్కలు పోగు చేసుకునే హక్కు కోసం మంగళవారం నిర్వహించి టెండర్ వాయిదా పడింది. దేవస్థానం నిర్ణయించిన మేరకు సరైన ధర రాకపోవడంతో వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో ఆలయ డీఈవో గురు ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది వేలం నిర్వహించారు. బహిరంగ వేలంకు ఇద్దరు కాంట్రాక్టర్లు రూ. 5 లక్షల ప్రథమ దరావత్తుగా చెల్లించి వేలంలో పాల్గొన్నారు. మరో ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్ ఫారాలను కొనుగోలు చేసిన సీల్డ్ టెండర్ బ్యాక్‌లో వేయలేదు. దీంతో ఆలయ అధికారులు బహిరంగ వేలం ప్రారంభించారు. దేవస్థానం పాటను రూ. 90 లక్షలుగా నిర్ణయించి వేలం ప్రారంభించగా, కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో దేవస్థానం రూ. 10 లక్షలు తగ్గించి పాటను రూ. 80 లక్షలుగా పాటను ప్రారంభించింది. అయితే ఆ మొత్తానికి కూడా కాంట్రాక్టర్లు పాటలో భాగస్వామ్యం కాకపోవడంతో పాటను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇక ఆన్‌లైన్‌లోనూ టెండర్లు దాఖలు కాకపోవడంతో మరో మారు వేలం పాటను నిర్వహిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితా

చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు డీఆర్వో ఎం వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను www. krishna. ap. gov. in వెబ్‌సైట్‌లో పొందుపరచటం జరిగిందన్నారు. సంబంధిత అభ్యర్థులు మెరిట్ జాబితాను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.



అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని మంగళవారం కలుసుకున్నారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంని మర్యాద పూర్వకంగా కలసి నియోజకవర్గంలోని పలు అంశాల గురించి చర్చించారు. ఎమ్మెల్యే సింహాద్రితో పాటు వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు సింహాద్రి వికాస్ ఉన్నారు.

\- అవనిగడ్డ

దోమల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

టెలికాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ కీటకజనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జూలై నెలను డెంగీ వ్యతిరేక మాసంగా పాటిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి జ్వరాల సర్వే కార్యక్రమం చేపట్టాలన్నారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం పక్కాగా నిర్వహించాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో దోమలు వృద్ధి చెందకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. ఏఎన్ఎంలు వెక్టర్ కంట్రోల్ హైజీన్ యాప్‌లో చూపిన సమస్యలను ఆయా పంచాయతీ కార్యదర్శులు వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించేలా చూడాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఎంఅండ్‌హెచ్‌వో గీతాబాయి, జెడ్పీ సీఈవో జ్యోతిబసు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న కలెక్టర్ రాజాబాబు

హ్యాట్సాఫ్.. న్యూరాలజీ టీం

గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్యులు రాష్ట్ర సదస్సులో తమ సత్తా చాటారు. ఈనెల 7 నుంచి 9 వరకు కర్నూలులో న్యూరో ఐకాన్, న్యూరాలజిస్టుల, న్యూరో సర్జన్ల రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సులో గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గొట్టిపాటి బిందు నర్మద ప్రజెంట్ చేసిన పరిశోధనకు బెస్ట్ కాంట్రిబ్యూటరీ రీసెర్చ్ అవార్డు లభించింది. అవార్డు కింద రూ. 50 వేలు నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేశారు. తలలో ఒత్తిడి పెరిగి కంటి నరం దెబ్బ తినడం.. కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలపై చేసిన పరిశోధనకు అవార్డు లభించింది. న్యూరాలజీ పీజీ డాక్టర్ కాంతిమకు పోస్టర్ ప్రజెంటేషన్‌లో అవార్డు లభించింది. అవార్డులను అందుకున్న ఇరువురిని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జున కొండ వెంకట సుందరాచారీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్‌లు అభినందించారు.

ఇంట్లో ఉంచిన రూ. 20లక్షలు మాయం

మధురానగర్(విజయవాడసెంట్రల్): బీరువాలో ఉంచిన నగదు, బంగారం, వెండి వస్తువులు చోరీ చేసిన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ ఆర్‌ఆర్‌పేటకు చెందిన చందనాల ధనలక్ష్మి, భర్త, కుమారుడు, కోడలు, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. భర్త, కొడుకు ముఠా పనిచేస్తున్నారు. ఈనెల 4వ తేదీన ధనలక్ష్మి చెల్లెలు విజయలక్ష్మి వాంబే కాలనీలోని ఇల్లు అమ్మగా వచ్చిన రూ. 20లక్షలను అక్క ధనలక్ష్మికి ఇచ్చారు. అందులో ఒక లక్ష రూపాయలను పేటలో స్థలం కొనేందుకు అడ్వాన్స్‌గా ఇచ్చారు. తక్కిన నగదును బీరువాలో ఉంచారు. ప్రతి రోజు బీరువాలో నగదును చూసుకుంటున్నారు. 10వ తేదీన సైతం బీరువాలో నగదును చూడగా నగదు యథాతథంగా ఉంది. 10వ తేదీ రాత్రి ధనలక్ష్మి కుమారుడు, కోడలు, మనుమలు, కోడలు ఇంట్లో పడుకోగా ధనలక్ష్మి, భర్త, ధనలక్ష్మి చెల్లెలు వరండాలో పడుకున్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు ధనలక్ష్మి కోడలు ఫోన్ చేసి బీరువా తలుపు తెరిచి ఉందని, బీరువాలో ఉంచిన నగదు, బంగారు వెండి వస్తువులు కనిపించటం లేదంటూ బయటకెళ్లిన అత్త ధనలక్ష్మికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ధనలక్ష్మి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన నగదు రూ. 19.15లక్షలు, సుమారు 3 కాసుల బంగారు ఆభరణాలు, 25తులాల వెండి పట్టీలు, 15 తులాల వెండి గ్లాసు, గిన్ని, చెంబు కనిపించలేదు. దీంతో ధనలక్ష్మి అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యార్డుకు 45,625 బస్తాల మిర్చి రాక

కొరిటిపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 45,625 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 44,034 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.23,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.25,500 వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాకు రూ.12,500 నుంచి 22,000 వరకు ధర లభించింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చి రూ. 10,000 నుంచి రూ. 26,000 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది.

45 మంది గంజాయి విక్రేతలు అరెస్ట్



మాట్లాడుతున్న ఎస్పీ జాషువా

- 51 కేజీల గంజాయి స్వాధీనం
- వివరాలు వెల్లడించిన కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా

కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ముమ్మర దాడులు చేశారు. మంగళవారం ఒకేరోజు ఏకంగా 45 మంది గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఎస్పీ పి. జాషువ స్పందన హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం.. జిల్లాలో గంజాయి అమ్మకాలతో పాటు వాటిని వినియోగించే వారిని పట్టుకునేందుకు జిల్లావ్యాప్తంగా మంగళవారం పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సబ్–డివిజన్ పరిధిలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అన్ని సబ్–డివిజన్‌లకు సంబంధించిన 13 స్టేషన్‌ల పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న 45 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 51.600 కేజీల గంజాయి ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఏడాదిలో 315 మంది అరెస్ట్..

ఈ ఏడాది ఇప్పటి వరకూ 95 గంజాయి కేసులు నమోదు చేసి సుమారు 315 మందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 497.690 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసుల్లో 78 మందిపై షీట్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు. గంజాయి అమ్ముతూ పదే పదే పోలీసులకు పట్టుబడే నేరస్తులపై పీడీ యాక్టు అమలుకు వెనుకాడే ప్రసక్తే ఉండదన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు గంజాయి వ్యాపారులపై పీడీ యాక్టును అమలు చేసి రాజమండ్రి జైలుకు తరలించినట్లు చెప్పారు. అలాగే గంజాయి వినియోగం వలన కలిగే దుష్ప్రయోజనాలపై పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ హరిబాబు, బందరు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం మాధవరెడ్డి, పి. మురళీధర్, పి. శ్రీకాంత్, జయసూర్య పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

- ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మినీ వ్యాన్
- ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- మృతులు, క్షతగాత్రులు తెలంగాణ వాసులు

హనుమాన్‌జంక్షన్ రూరల్: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెంకు చెందిన షేక్ నాగుల్ మీరా, షేక్ మహీంన్, బండారు రామకృష్ణ, నాగరాజు సుబ్రహ్మణ్య కిరణ్‌కుమార్‌లు ఓ కారులో యానాం వెళ్లారు. అక్కడి నుంచి సోమవారం రాత్రి తిరిగి స్వగ్రామానికి ప్రయాణమయ్యారు. వీరు మార్గమధ్యలో ఉమామహేశ్వరపురం వద్ద మూత్ర విసర్జన నిమిత్తం కారు రోడ్డు పక్కన ఆపి కిందకు దిగారు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మినీ వ్యాన్ అదుపు తప్పి ఆగి ఉన్న వీరి కారును ఢీ కొట్టింది. దీంతో కారు వద్ద నిలబడి ఉన్న షేక్ నాగుల్ మీరా (26), షేక్ మహీంన్(26) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వీరితో పాటే ఉన్న మరో ఇద్దరు యువకులు బండారు రామకృష్ణ, నాగరాజు సుబ్రహ్మణ్య కిరణ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిన్నవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రమాదానికి గురైన కారు, మినీ వ్యానులను పక్కకు తొలగించారు. షేక్ నాగుల్ మీరా, షేక్ మహీంన్‌ల మృతదేహాలకు గన్నవరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వీరవల్లి ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

'స్లమ్‌డాగ్ హస్బెండ్' సందడి

పటమట(విజయవాడతూర్పు): నగరంలో స్లమ్ డాగ్ హస్బెండ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈనెల 21వ తేదీన చిత్రం విడుదల నేపథ్యంలో బందర్ రోడ్‌లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. తొలుత నిడమానూరులోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులతో కలిసి చిత్ర యూనిట్ ముచ్చటించింది. హీరో హీరోయిన్‌తో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. విలేకరుల సమావేశంలో హీరో సంజయ్ రావు మాట్లాడుతూ స్లం డాగ్ హస్బెండ్ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, ఇందులో ఏ విధమైన అడల్ట్ కంటెంట్ ఉండదని చెప్పారు. మనుషుల కంటే జంతువులే విధేయంగా ఉంటాయి అనే పాయింట్ తీసుకొని దర్శకుడు శ్రీధర్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీశారని తెలిపారు. ఈ సినిమాలో నటుడు బ్రహ్మాజీ, సప్తగిరి యాదమ్మ రాజు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని పేర్కొన్నారు. హీరోయిన్ ప్రణవి, సహ నిర్మాత చింతా మేర్వాన్ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న హీరో సంజయ్ రావు

గుండెపోటుతో యువతి మృతి

విజయవాడ నుంచి ఏలూరుకు బస్సులో ప్రయాణిస్తుండగా ఘటన

గన్నవరం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు సమీపంలోని నాయుడుపాలేనికి చెందిన షేక్ షాకీరా(22) కొంత కాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతోంది. ఇటీవల విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు స్టంట్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చెకప్ నిమిత్తం తన పిన్నిని వెంట తీసుకుని ఏలూరు నుంచి నాన్‌స్టాప్ బస్సులో విజయవాడ బయలుదేరింది. గన్నవరం సమీపంలోకి రాగానే ఆయాసంగా ఉందని చెప్పిన షాకీరా కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. దీంతో డ్రైవర్ బస్సును స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిలిపివేసి ఇతర ప్రయాణికులను మరో బస్సులో విజయవాడ తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు గన్నవరం బస్టాండ్ వద్దకు చేరుకుని షాకీరా మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు.



బస్సు సీటులోనే కుప్పకూలిన యువతి

గ్యాస్ సిలెండర్ పేలి ఇంటి గోడలు ధ్వంసం

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): స్థానిక బందులదొడ్డి సెంటర్ సమీపంలోని బండ్రెడ్డి సత్యనారాయణ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున (3 గంటల సమయంలో)గ్యాస్ సిలెండర్ పేలి ఇంటి గోడలు ధ్వంసం అయ్యాయి. పక్క పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న ఇంకొల్లు కాటంరాజు ఇంటిలోని ఫ్రిడ్జ్, టీవీ, హోమ్ థియేటర్, మంచాలు, కుర్చీలు కూడా ధ్వంసం అయ్యాయి. కాటంరాజు రెండో కుమారుడు ప్రశాంత్ కాలిపై గోడరాళ్లు పడటంతో గాయాలన్నాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు కుటుంబరావు, సంపత్, రవి, పరసా కృష్ణతో పాటు సీపీఎం, సీపీఐ నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. గ్యాస్ కంపెనీ వారి నుంచి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేశారు.



ధ్వంసం అయిన ఇంటి గోడ

విద్యుత్ షాక్‌తో వృద్ధురాలు మృతి

హనుమాన్ జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కానుమోలులో విద్యుత్ షాక్‌కు గురై ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దంకర వెంకటేశ్వరమ్మ (64) మంగళవారం తన ఇంట్లోని నీళ్ల ట్యాంకును నింపేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేసేందుకు వెళ్లింది. ఆమె తడి చేతులతో విద్యుత్ వైర్లు పట్టుకోవటంతో విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గ్రామంలోని ఓ ప్రైవేటు ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకువెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై హనుమాన్‌జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గన్నవరం ప్రభుత్వాస్పత్రిలో వెంకటేశ్వరమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

భార్యను హత్య చేసిన భర్త

మైలవరం: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త అతి కిరాతకంగా హతమార్చిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు చెందిన పెనుముక్కల మధు మురళీ, పెనుముక్కల దుర్గా భవానీ(21) భార్యాభర్తలు. వీరికి వర్షిత్(6), జెస్సీ (18 నెలలు) పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం వీరు మైలవరం వచ్చి రామకృష్ణ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మధు మురళీ టైల్స్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దుర్గా భవానీ ఇంట్లోనే ఉంటోంది. మధుకి భార్యపై అనుమానం పెరగడంతో వీరి మధ్య మనస్పర్థలొచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం మాటా మాటా పెరిగి దుర్గా భవానీపై మధు కత్తితో దాడి చేశాడు. మెడపై పొడవడంతో ఆమె కేకలు వేస్తూ ఇంటి బయటకు పరుగులు తీసింది. గేటు వద్దకు వచ్చి కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారంతో ఏసీపీ మారగాని రమేష్, సీఐ మోహన రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మురళీని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



దుర్గా భవానీ (ఫైల్)